క్లుప్తంగా

వర్మీ కంపోస్టు తయారీకి చర్యలు



మాట్లాడుతున్న ఎంపీడీఓ కృష్ణమహేష్‌రెడ్డి

సీతానగరం: మండలంలోని గ్రామాల్లో నిర్మించిన చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్టు తయారీకి పంచాయతీ కార్యదర్శులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ బి.కృష్ణమహేష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ఇళ్లలో సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి వర్మీ కంపోస్టు ఎరువు తయారీకి అవసరమైన యంత్రాలు ఉత్పత్తి చేయడానికి, తడి చెత్త, పొడిచెత్తను శుద్ధి చేసేందుకు వనరులను సమకూరుస్తూ గ్రామాల శివారుల్లో ఎస్‌డబ్ల్యూపీసీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో క్లాప్ మిత్రలకు వర్మీకంపోస్టు ఎరువు తయారీకి అవసరమైన మెలకువలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చెల్లన్నాయుడువలస, బూర్జ, అంటిపేట, కాశీపేట, చినభోగిలి, తామరఖండి గెడ్డలుప్పి, నిడగల్లు, జానుమల్లువలస, పెదభోగిలిలోని కేంద్రాలు వర్మీకంపోస్టు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల పంచాయితీ విస్తరణాధికారి కె కుమారవర్మ పాల్గొన్నారు.

నేడు మున్సిపల్ సాధారణ సమావేశం

పార్వతీపురం టౌన్: పార్వతీపురం మున్సిపల్ సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రామప్పలనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి సమావేశంలో పాల్గొంటారని, సమావేశానికి కౌన్సిలర్లంతా హాజరుకావాలని కోరారు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

మక్కువ: మండలంలోని మార్కొండపుట్టి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ మార్కొండపుట్టి ఫీడర్ పైన ఉన్న గ్రామాలకు చెట్టు కొమ్మల తొలగింపు (ట్రీ కటింగ్) కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఏఈ శాంతారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మార్కొండపుట్టి, మంత్రివానివలస, తెలగడవలస, బట్టివలస, కవిరివలస, కాకులవానివలస, శిబిల్లి, వీరడవలస, పెద్ద గైసిలా, నంద కత్తుల గైసిలా, గుడి గైసిలా, కేంద్రు గైసిలా తదితర గ్రామాల వినియోగదారులు సహకరించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

కేటీఆర్‌కు శ్రీరామనవమి పురస్కారం



కుదమ తిరుమలరావు

రాజాం: పట్టణానికి చెందిన రచయిత కేటీఆర్(కుదమ తిరుమల రావు) హైదరాబాద్‌కు చెందిన తెలుగు సాహిత్య జాతీయ వేదిక శ్రీరామనవమి పురస్కారానికి ఎంపిక య్యారు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలకు రామ మందిరం అనే కవితను తిరుమలరావు రచించి, పంపించారు. ఈ కవిత ఎంపిక కావడంతో సంస్థ అధ్యక్షుడు పక్కి రవిశేఖర సత్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు కేటీఆర్‌కు అభినందనలు తెలిపి, కొరియర్‌లో పురస్కారాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు.

నేడు సోషల్ ఆడిట్‌పై ప్రజావేదిక

రేగిడి: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి, చేపట్టిన సోషల్ ఆడిట్‌పై గురువారం ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జి.కాశీవిశ్వనాథరావు తెలిపారు. గత పదిరోజులుగా మండలంలో 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, జరిగిన ఉపాధి పనులు, ఖర్చు, అక్రమాలు, లోపాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా స్థాయి పోటీల్లో కురుపాం విద్యార్థుల ప్రతిభ

కురుపాం: జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో కురుపాం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ పట్టణంలో ఈ నెల 28వ తేదీన జరిగిన పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎస్.స్వప్నిక, ఎనిమిదో తరగతి విద్యార్థిని కె.లక్ష్య పాల్గొని, వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి, బహుమతులు కైవసం చేసుకున్నారని ప్రధానోపాధ్యాయుడు తోట శంకరరావు తెలిపారు. ఈ మేరకు సదరు విద్యార్థులకు పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

కల్యాణ వైభోగమే..!

- వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
- భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు



పార్వతీపురం టౌన్: శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరుగుతున్న కల్యాణం

పార్వతీపురం టౌన్: శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం, పార్వతీపురం నియోజకవర్గంలోని పలు రామాలయాల్లో ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం భక్తుల అత్యంత భక్తిశ్రద్ధలతో కనుల పండువగా జరిగింది. ఈ మేరకు గురువారం ఉదయం 5 గంటల నుంచి జిల్లాకేంద్రం పార్వతీపురం పట్టణంలో రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. పట్టణ గ్రూపు దేవాలయాల ఈఓ ప్రసాద్, పార్వతీపురం క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బెలగాం సుందరనారాయణపురం కాలనీ, కొత్త బెలగాం, వైకేఎం కాలనీలతో పాటు మండలంలోని సంగంవలస, ఎమ్మార్‌నగరం, చినబొండపల్లి, వెంకంపేట, కొత్తలస, నవిరికాలనీల్లో గల రామమందిరాల్లో శ్రీరామ నవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు.



సీతానగరం: కృష్ణారాయపురంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

సీతానగరంలో..

సీతానగరం: మండలంలో వాడవాడలా సీతారాముల కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కృష్ణారాయపురంలో రామమందిరం ఆవరణలో ఆలయ అర్చకుడు రామ్మోహనశర్మ ఆధ్వర్యంలో వందలాదిమంది పూజా సామగ్రితో పాల్గొని కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. రామమందిరం ఆవరణలో1200 మందికి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర రహదారిని ఆనుకుని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఎం నాగరాజు శర్మ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం జరిగింది. దూర ప్రాంత భక్తులకు కూర్మదాసు లక్ష్మణరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రసాదాల పంపిణీ, అన్నసంతర్పణ నిర్వహించారు.



సాలూరు: ఆలయంలో పూజలు చేస్తున్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తదితరులు

ఎన్‌సీఎస్ కర్మాగారం ఆలయంలో..

మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ కర్మాగారంలో వేంచేసిన వేంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, వెంకటరమణ ఆచార్యుల ఆధ్వర్యంలో సీతారాములకల్యాణం జరిగింది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వందలాది మందిభక్తులు కల్యాన మహోత్సవంలో పాల్గొన్నారు.

బలిజిపేటలో..

బలిజిపేట: శ్రీరామనవమి వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయాలలో స్వామివారిని పూలమాలలతో అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలతో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా వెంగాపురం రామాలయంలో స్వామివారికి అర్చకులు గోపాలకృష్ణ, కె.ఫణికుమార్‌లు వైభవంగా కల్యానం జరిపించారు. మండలంలోని వివిధ గ్రామాలలో సీతారాముల కల్యాణం జరిపించి అన్నసమారాధన చేశారు.



బలిజిపేట: వెంగాపురంలో స్వామివారికి కల్యాణం జరిపిస్తున్న అర్చకులు



పార్వతీపురం టౌన్: కల్యాణంలో పాల్గొన్న భక్తులు



పార్వతీపురం టౌన్: సంగం వలసలో అన్నదాన కార్యక్రమం

సాలూరులో..

సాలూరు: శ్రీరామనవమిని పురస్కరించుకుని సాలూరు పట్టణం, మండలంలోని ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామమందిరాల్లో సీతారాముల కల్యాణం, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని వెలమపేటలో శ్రీరామనవమి పూజల్లో ఉపముఖ్యమంత్రి , గిరిజనసంక్షేమశాఖామంత్రి పీడిక రాజన్నదొర, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సుతాపల్లి వెంకట్రావులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.



మక్కువ: అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆశుకుమారి

మక్కువలో..

మక్కువ: శ్రీరామ నవమి వేడుకలను మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు అన్ని గ్రామాలలో రామాలయాలకు భక్తులు చేరుకుని సీతారాములుకు ప్రత్యేక పూజలు చేశారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆశుకుమారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 500 మందికి అన్న సమారాధన చేశారు.



సీతానగరం: స్వామివారి కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు



పార్వతీపురం టౌన్: వైకేఎం కాలనీ రామాలయంలో కల్యాణంలో పాల్గొన్న భక్తులు



పార్వతీపురం టౌన్: సంగంవలస గ్రామంలో కల్యాణం

జోరుగా ప్లాంటేషన్



వన్నలి గ్రామంలో మొక్కలు నాటుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

రేగిడి: మండలంలోని వన్నలి, అంబఖండి, వండానపేట, చాటాయివలస గ్రామాల్లో జోరుగా ప్లాంటేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. చెరువు, సాగునీటి కాలువల గట్లపై కొబ్బరి మొక్కలు నాటారు. వీటిని కొంతమంది వేతనదారులకు దత్తత ఇచ్చి, భవిష్యత్‌లో ఫలసాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీఓ ఎస్.హరనాధరావు తెలిపారు. దాదాపు 200కు పైగా మొక్కలు నాటినట్లు ఆయన వెల్లడించారు.

పాడి పశువుల పెంపునకు చర్యలు



బొత్సవానివలసలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్న పశువైద్య సిబ్బంది

బాడంగి: మండలంలో పాడి పశువుల పెంపునకు ప్రభుత్వపరంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు పశువైద్యాధికారి వి.గోవింద్ చెప్పారు. మండలంలోని బొత్సవానివలసలో గురువారం నిర్వహించిన వైద్యశిబిరంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ చేయూత ద్వారా మూడేళ్ల కాలంలో బ్యాంక్ లింకేజీ, స్వయంశక్తి సంఘాల ద్వారా సుమారు 500 పాడిపశువులు, మేకలు, గొర్రెల యూనిట్లు నెలకొల్పినట్లు చెప్పారు. వీటితో మండలంలో పాడి ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచినట్టు చెప్పారు. మండలంలో 13,400 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంతవరకు 10,500 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు.

పట్టణాభివృద్ధికి సహకరించాలి



తాగునీటి బోరు ఏర్పాటుకు సంబంధించి, అనుమతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే జోగులు

రాజాం: పట్టణాభివృద్ధికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎమ్మెల్యే కంబాల జోగులు కోరారు. గురువారం పట్టణంలోని గొల్లవీధిలో రాజాం సెయింట్ ఆన్స్ హాస్పిటల్ సాయంతో తాగునీటి బోరు వేసేందుకు సంబంధించిన అనుమతి పత్రం ఎమ్మెల్యే అందజేశారు. వేసవి నేపథ్యంలో పట్టణంలో తాగునీటి ఇక్కట్లు లేకుండా చేసేందుకు తమవంతు సహకారం అందిస్తున్నామని దాతలు అన్నారు. అందరి సహకారంతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తోట తిరుమలరావు, పాపారావు, సెయింట్ ఆన్స్ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం



ఎంఈఓ నారాయణస్వామి చేతులమీదుగా బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్న యూటీఎఫ్ నాయకులు

కొమరాడ: మండలంలోని దేవుకోన పంచాయతీ, చోళ్లపథం గ్రామ మలుపు వద్ద ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో అంటివలస గ్రామానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బాధిత కుటుంబాలకు యూటీఎఫ్ తరఫున దాదాపు రూ.80 వేలను ఎంఈఓ జామి నారాయణస్వామి, యూటీఎఫ్ జిల్లా నాయకుడు ఎస్.మురళీమోహన్ చేతులమీదుగా గురువారం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు వి.జ్యోతి, రాయుడు, ఎస్.శ్రీను, పి.వెంకటనాయుడు, పి.మురళి, డి.తిరుపతి, జి.హేమ తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం లక్ష్యం

- ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు

రామభద్రపురం: మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంపీపీ చొకాపు లక్ష్మణరావు అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించనున్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలోని 988 డ్వాక్రా గ్రూపులలో ఉన్న 10,490 మంది సభ్యులకు సుమారు ఐదు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మహిళలకు అందజేస్తారన్నారు. పరిశీలనలో మండల జేసీఎస్ చైర్మన్ చింతల సింహాచలంనాయుడు, ద్వర్రు పైడిరాజు, పెద్దింటి కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

నేడు సీజ్ చేసిన బియ్యం వేలం

తెర్లాం: మండల కేంద్రంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు పౌర సరఫరా కేసుల్లో సీజ్ చేసిన 428 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం వేయనున్నట్లు తహసీల్దార్ డోల రాజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన ఔత్సాహికులు రూ.2 వేలు ధరవత్తు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలంపాట నిర్వహిస్తామన్నారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

విజయనగరం ఫూల్‌బాగ్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరీష్, రుద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మెగా డీఎస్సీ విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీష్, తదితరులు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమ నిర్మాణానికి రూ.10 వేలు విరాళం



వృద్ధాశ్రమ నిర్మాణానికి రూ.10 వేల చెక్కు అందిస్తున్న దాతలు

రాజాం సిటీ: పట్టణ సమీపంలోని కొండంపేటలో వృద్ధాశ్రమ నిర్మాణానికి స్థానిక మల్లిఖార్జునకాలనీలో తాత్కాలిక వృద్ధాశ్రమ నిర్వాహకులకు దాతలు విరాళాలు అందజేశారు. గురువారం డోలపేటకు చెందిన కె.ఎస్.ఎన్. రాజు దంపతులు రూ.10 వేల చెక్కును నిర్వాహకుడు పి.శ్రీనివాస్‌కు అందించి, తమ ఔదార్యం చాటుకున్నారు. ఆశ్రమ నిర్మాణానికి మరింత మంది దాతలు ముందుకువచ్చి, సహాయ సహకారాలు అందించాలని కోరారు.

రంగప్ప చెరువు మరమ్మతులు చేపట్టరూ?

రాజాం సిటీ: మున్సిపాలిటీ పరిధిలోని సారధి గ్రామ సమీపంలోని రంగప్ప చెరువు మదుములకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువు ఆక్రమణకు గురవడంతో పాటు ప్రస్తుతమున్న మదుములు కూడా పూర్తిగా పూడుకుపోయాయని వాపోయారు. దీంతో దిగువన ఉన్న ఆయకట్టు భూములకు ఖరీఫ్ సీజన్‌లో సక్రమంగా నీరందకపోవడంతో పంటలు పాడవుతున్నాయన్నారు. మదుముల పనులు చేపట్టేందుకు ఇప్పుడే అనుకూలంగా ఉంటుందని, అధికారులు చొరవ చూపాలన్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి, చెరువు మదుములు ఏర్పాటు చేసి, పంటలకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నేడు మన్యం బంద్



మన్యం బంద్ వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఏపీ గిరిజన సంఘం నాయకులు

కురుపాం: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చొద్దని కోరుతూ మన్యం బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదే విషయమై రూపొందించిన వాల్‌పోస్టర్లను మండల కేంద్రంలో సంఘ సభ్యులతో కలిసి సంఘ నాయకుడు మండంగి శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. శుక్రవారం జరిగే బంద్‌లో అందరూ పాల్గొని, కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. అనంతరం తూర్పుముఠా ప్రాంతంలోని నీలకంఠాపురం ఎస్ఐ అనిల్ కుమార్‌కు ఏపీ గిరిజన సంఘం నేతలు బిడ్డిక అన్నాజీరావు, అడ్డాకుల మన్మధరావు, ఇంటికుప్పల రామకృష్ణ కలిసి వినతిపత్రం అందజేశారు. తమ నిరసన వాణి ప్రభుత్వానికి వినపడేలా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం



బాధిత కుటుంబ సభ్యులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్

వీరఘట్టం: సీఎంఆర్‌ఎఫ్(చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని నీలానగరం గ్రామానికి చెందిన పెయింటర్ అక్కివరపు రాంబాబుకు చికిత్స నిమిత్తం మంజూరైన రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్సీ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి గురువారం అందజేశారు. ఇప్పటివరకు ఎంతో మంది పేదలకు సీఎంఆర్‌ఎఫ్ సాయం అందిందని, వారంతా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎమ్మెల్సీ చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వావిలపల్లి పురుషోత్తమరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు

పాలకొండ: మైనర్లకు వాహనాలు ఇస్తే సంబంధిత వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివప్రసాద్ హెచ్చరించారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట వాహన తనిఖీలు నిర్వహించిన పోలీస్ సిబ్బంది పలువురు మైనర్ల వాహనాల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిచి, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ఎక్కువగా మైనర్లు వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని, లైసెన్సులు లేకుండా వాహనాలు నడపవద్దని తెలిపారు.